సాక్షి నిజామాబాద్

గురువారం । 27 । జూన్ । 2024



జోరుగా పేకాట
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలో పలుచోట్ల పేకాట జోరుగా సాగుతోంది.
- 8లో ▸



తిరగబడిన ఎస్జీటీలు
జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పీఆర్టీయూ సమావేశం రసాభాసగా మారింది.
- 8లో ▸

గరిష్టం/కనిష్టం
35.3 /25.3

వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా చేపట్టిన సమ్మెను విరమించారు. బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహ వద్ద జూడా అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులతో సమస్యలు, డిమాండ్లపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అసోసియేషన్ ప్రతినిధులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

నేటి నుంచి విధుల్లోకి..

సమ్మె విరమించడంతో జిల్లాలోని జూనియర్ డాక్టర్లు గురువారం నుంచి విధుల్లోకి వెళ్లనున్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ వైద్యారోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్‌కు మెమో..
సుభాష్‌నగర్: నగరంలోని హైమదీబజార్‌లో గల కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని ఇతరులపై అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో నిజామాబాద్ అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ బాదర్‌కు బుధవారం జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన మెమో జారీచేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను రద్దు చేసినప్పటికీ.. ఆ పార్టీ నాయకులు డీఐజీ రమేశ్‌రెడ్డికి ఫిర్యాదుచేశారు. దీంతో స్పందించిన ఆయన ఆ స్థలాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని డీఆర్‌ను ఆదేశించారు. ఆ మేరకు డీఆర్ సబ్‌రిజిస్ట్రార్‌కు మెమో జారీ చేశారు. కాగా గతంలోనూ ఈ సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడతారా.. కఠినచర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

వైద్య కళాశాలకు భోజనం సరఫరా టెండర్ల ఆహ్వానం
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బాలికల వసతిగృహం విద్యార్థులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం మూడు గంటలకు వైద్య కళాశాలలో టెండర్ల కోసం వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు.

భీమ్‌గల్ సీఐ బదిలీ
ఖలీల్‌వాడి: ఆర్మూర్ డివిజన్‌లో పరిధిలోని భీమ్‌గల్ సీఐ శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ అటాచ్‌లో ఉన్న సీఐ పి నవీన్ బదిలీపై భీమ్‌గల్‌కు వచ్చారు. జోన్ పరిధిలో నలుగురు సీఐలు బదిలీ కాగా, శ్రీనివాస్‌ను ఐజీకి అటాచ్ చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టండి



ఆర్మూర్: కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏ ర్పాటుకు చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభు త్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఢిల్లీలో బుధవారం ఆయన వేర్వేరుగా కలిసి స న్మానించి వినతిపత్రాలు అందజేశారు. ఆయన వెంట న్యాయవాది బాలయ్య ఉన్నారు.

నెమ్మదించిన సాగు!



దత్తాపూర్‌లో సోయా విత్తనాలు విత్తుతున్న రైతులు

- జూన్ ముగుస్తున్నా పుంజుకోని వరినాట్లు
- యాభై శాతం కూడా సాగుకాని సోయా
- వర్షాల కోసం వేచిచూస్తున్న రైతులు

డొంకేశ్వర్(ఆర్మూర్): వర్షాలలేమి కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు నెమ్మదించింది. జూన్ నెల పూర్తి కావస్తున్నా వరినాట్లు పుంజుకోలేదు. ఇటు సోయాను విత్తేందుకు కూడా రైతులు వెనకడుగు వేస్తున్నారు. అయితే గడిచిన నెల రోజుల్లో రెండు మూడు జడివానలు కురిపించిన వరుణుడు మళ్లీ ముఖం చాటేశాడు. దీంతో తడిసిన నేలలు పొడిబారుతున్నాయి. విత్తిన విత్తనాలకు మొలకలు రావడం రాలేదు. మొలకలు వచ్చిన వాటికి నీరందక వాడిపోతున్నాయి. బోర్ల కింద సాగైన పంటలే గట్టెక్కుతున్నాయి. వర్షాధార పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. గతిలేక కొన్నిచోట్ల ఎత్తిపోతల పథకాల నీటిని వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పసుపు పంట కాకుండా 5,18,932 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 1,44,286 ఎకరాలు (మూడు శాతం) మాత్రమే సాగైంది. ప్రధానంగా వరిసాగు ఇప్పటికే 25శాతం ఉండాల్సి ఉండగా కేవలం 12 శాతమే నాట్లు పూర్తయ్యాయి. బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ముందస్తు నాట్లు పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు వారం రోజులు గ్యాప్ రావడంతో జిల్లా వ్యాప్తంగా నాట్లు వేసేందుకు రైతులు ముందుకు రావడంలేదు. వర్షాలు పడితే నాట్లు వేయడానికి పొలాలను దమ్ము చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ఇటు నాట్లు వేసేందుకు బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఏపీ నుంచే కాకుండా తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి కూలీలు జిల్లాకు వచ్చారు. అదే విధంగా సోయా సాగు పరిస్థితి చూస్తే పూర్తిగా నెమ్మదించింది. వర్షాలు లేకపోవడంతో 50,955 ఎకరాల అంచనాకు గాను కేవలం 17,652 ఎకరాల్లో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. వర్షాధార పంట కావడంతో విత్తనాలు విత్తేందుకు సమయం తీసుకుంటున్నారు. ఇప్పటికే విత్తిన సోయా వర్షం లేక సక్రమంగా ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే మొక్కజొన్న, పసుపు విత్తిన రైతులు కూడా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. బోర్ల కింద సాగు చేసిన వారు డ్రిప్ ద్వారా నీటి అందిస్తూ పంటలను గట్టెక్కిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు సాగైన పంటలు

పంట పేరు	సాగైంది(ఎకరాల్లో)
వరి	46,779
మొక్కజొన్న	35,155
కంది	256
సోయాబీన్	17,652
పత్తి	237
పసుపు	20,452

బోరు ద్వారా పారిస్తున్నా..



రెండున్నర ఎకరాల్లో మక్క, రెండెకరాల్లో సోయా విత్తనాలు వేశాను. తొలకరి వర్షాలకు మొలకలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు జాడలేకపోవడంతో బోర్ల ద్వారా నీళ్లు పారిస్తున్నా. వర్షాలు పడకపోతే పంటలను గట్టెక్కించడం చాలా కష్టం. వర్షపు నీటితోనే పంటల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.

– జిల్కరి చిన్నయ్య, రైతు, నికాల్‌పూర్

భారీ వర్షం పడలేదు..



సిరికొండ మండలంలో తొల కరి జల్లులు తప్ప ఇంత వర కు భారీవర్షం పడలేదు. పసు పు, సోయా విత్తిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వరినాట్లు వేసేందుకు తుకాలు పోసినం. వర్షాలు లేకపోవడంతో నాట్లు ఆలస్యం అవుతున్నాయి. బోర్ల ద్వారా పారకం చేద్దామన్నా భూగర్భ జలాలు మోటార్లకు సక్రమంగా అందడం లేదు.

– భూషణ్ రెడ్డి, రైతు, గడ్కోల్

సొసైటీల బలోపేతానికి చర్యలు



మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, పక్కన ఐడీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి

- రైతుబీమా రూ. 2 లక్షలకు పెంపు
- ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి
- రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటనపై సీఎంకు కృతజ్ఞతలు

సుభాష్‌నగర్: ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపడతామని, రైతులకు రైతు బీమా రూ. 2 లక్షలకు పెంచినట్లు ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అధ్యక్షతన వార్షిక మహాజన సభ నిర్వహించారు. మొదట సీఈవో నాగభూషణం వందే బ్యాంకు నివేదికను చదివి వినిపించారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డీసీసీబీ, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. రైతుల రుణ మాఫీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని రైతుల వివరాలను ఇప్పటికే టెస్కాబ్‌కు పంపించామని పేర్కొన్నారు. మొండి బకాయిల వసూళ్లపై కూ డా బ్యాంకు సిబ్బందికి సొసైటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎస్ఏవో రుణాల పరిమితి రూ. 2 లక్షలకు పెంచేందుకు మహాజన సభలో తీర్మానించి పంపిస్తామని పేర్కొన్నారు. అలాగే పంట రుణాలకు సంబంధించి బ్యాంకు ఇప్పటివరకూ అసైన్‌మెంట్ భూములకు ఏవో పంట రుణం ఇవ్వడం లేదని, అనేక మంది సొసైటీల చైర్మన్ల అభిప్రాయం మేరకు ఈవిషయమై బ్యాంకు చైర్మన్ సానుకూలంగా స్పందించారన్నారు. మార్క్‌ఫెడ్ నుంచి సొసైటీలకు ఎరువుల కొనుగోళ్ల కోసం క్రెడిట్ ఇచ్చేలా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు, ఐడీసీఎంఎస్ డైరెక్టర్లు, సొసైటీల చైర్మన్లు, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో పక్షపాత ధోరణిపై దీక్షకు సిద్ధం

- వారంలో నిర్ణయం తెలపకపోతే ఆమరణ దీక్ష
- సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హెచ్చరిక



ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలపడంపై.. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో సైతం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తెలపని పక్షంలో ఆర్మూర్ నియోజకవర్గంలో దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి కోసం అవసరమైతే ఎక్కడి వరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

కార్యకర్తలు అధైర్యపడొద్దు



కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి

- బాన్సువాడలోనే ఉంటా
- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి

బాన్సువాడ: కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బుధవారం ఆయన బాన్సువాడ, బీర్కూర్ మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బాన్సువాడలో జరుగుతున్న సంఘటనలకు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని, బాన్సువాడలోనే ఉంటానని పేర్కొన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, బాన్సువాడ కార్యకర్తలు చూపిన ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. బాన్సువాడలోనే ఇల్లు కట్టుకుని నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొత్తకొండ భాస్కర్, ఎలమంచిలి శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్దెర హన్మండ్లు, వెంకట్‌రాంరెడ్డి, లాయక్, అక్బర్, రహీం, మంత్రి గణేష్, నార్ల రఘు పాల్గొన్నారు.

గొర్రెల మందపై చిరుత దాడి..



మోపాల్: మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంట శివారులో మంగళవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేసి ఓ గొర్రెను లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. గొర్రెల కాపారులు కేకలు వేయడంతో చిరుత గొర్రెను వదిలి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, పశువైద్యాధికారికి సమాచారమిచ్చారు. చిరుత సంచారంతో ఎల్లమ్మకుంట, అమ్రాబాద్, బైరాపూర్, కాల్పోల్ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని కోరుతున్నారు. పంట పొలాలకు వెళ్లడానికి స్థానికులు, రైతులు జంకుతున్నారు.

కేజీబీవీల్లో సీట్లు ఫుల్..!

- గతంలో కంటే అత్యధికంగా భర్తీ
- ఆరు నుంచి పదో తరగతి వరకు..
- ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి
- అదనంగా అడ్మిషన్లు ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి
- పరిమితికి మించి కొందరికి అడ్మిషన్లు ఇచ్చామంటున్న అధికారులు



ఏర్గట్ల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల భవనం

మోర్తాడ్(బాల్కొండ): కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో ఈ యేడు సీట్లు ఫుల్ అయ్యాయి. జిల్లాలో ఏ పాఠశాలలో చూసినా ఏ తరగతిలోనూ సీట్లు ఖాళీగా లేవనే సమాధానమే వస్తోంది. కేజీబీవీల్లో ఉచిత వసతి, విద్య, నాణ్యమైన భోజనం అందిస్తుండడంతో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయని కస్తూర్బా పాఠశాలల ప్రత్యేకాధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో 27 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. ఒక్కో పాఠశాలలో 200ల మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 5,400ల మంది విద్యార్థులకు జిల్లాలో కస్తూర్బా పాఠశాలల ద్వారా చదువు చెబుతున్నారు. అలాగే పది కేజీబీవీల్లో ఇంటర్ విద్యను అమలు చేస్తున్నారు. ఇంటర్‌కు సంబంధించి ఫస్టియర్‌లో 80 మంది, సెకండియర్‌లో 80 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. కస్తూర్బాల్లో ఇంటర్ చదువుతున్న వారు 1,600ల మంది ఉన్నారు. అంటే అన్ని పాఠశాలలో కలిపి ఏడు వేలమంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. అయితే గతంలో కంటే ఎక్కువగా కస్తూర్బా పాఠశాలలో సీట్లకు డిమాండ్ ఏర్పడడంతో అనేక చోట్ల నిర్ణీత సంఖ్య కంటే అదనంగా 30 నుంచి 40 మందికి ఎక్కువ అడ్మిషన్లు జారీ చేశారు. భవనాల సామర్థ్యం కంటే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండడంతో వసతికి, భోజనం, చదువుకు ఇబ్బంది కలుగుతుందని ప్రత్యేకాధికారులు చెబుతున్నారు. గతంలో ప్రతి తరగతిలో 10 నుంచి 15 సీట్లు ఖాళీగా ఉండేవి. ఈసారి ఊహించని విధంగా సీట్లు మొత్తం భర్తీ అయ్యాయి. అదనంగా అడ్మిషన్లు కావాలని కస్తూర్బా పాఠశాలల ప్రత్యేకాధికారులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు.

ఇంటర్‌కు ప్రత్యేక భవనాలు
కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ను 2021–22 విద్యా సంవత్సరం అమలు చేస్తున్న ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, మాక్లూర్, నిజామాబాద్, నందిపేట్‌లలో ఉన్న పాఠశాల భవనాలకు అదనంగా భవనాలను నిర్మించారు. 2023–24 విద్యా సంవత్సరంలో మోర్తాడ్, నవీపేట్‌లలో ఇంటర్‌ను ప్రారంభించారు. ఇక్కడ మాత్రం అదనపు భవనాలను నిర్మించాల్సి ఉంది. కస్తూర్బా పాఠశాలల్లో చదువుకోవాలనే క్రేజ్ పెరిగిపోవడంతో సీట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.

సీట్ల కంటే ఎక్కువ మంది..
కస్తూర్బా పాఠశాలలో ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. భవన సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు సమస్యను వివరించాం.

– స్వప్న, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి, మోర్తాడ్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

- జిల్లా జడ్జి సునీత కుంచాల
- మాదకద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ



ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి, డాక్టర్ విశాల్

ఖలీల్‌వాడి: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ నుంచి బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవంలో భాగంగా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎల్ఎస్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు యువకుత బానిసలుగా మారి దొంగతనాలు, హత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారని నిరంతరం గమనించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి, డాక్టర్ విశాల్, జీజీహెచ్ సూపరిండెంట్ ప్రతిమారాజ్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి పురుషోత్తంగౌడ్, బార్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పాఠశాలల బంద్

- స్కూళ్లను మూసివేయించేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకుల అరెస్టు



నగరంలోని శంకర్‌భవన్ పాఠశాల వద్ద ఏబీవీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు ముందుగానే సెల వు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు కొనసాడంతో వాటిని మూసివేయించేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నా రు. నగరంలోని శంకర్‌భవన్, దుబ్బ, బోర్గాం(పి) పాఠశాలల్లో ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు నాయకులను అ డ్డుకుని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రూ. లక్షల ఫీజు లు వసూలు చేస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి అధ్యాపకుల పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామ సునీల్, నగర కార్యదర్శి జగదీష్, శ్రీకాంత్, దుర్గాదాస్, ఓంకార్, సిర్ప నితిన్, కార్తీక్, బాలకృష్ణ పాల్గొన్నారు.

క్లుప్తంగా

వార్ధాలో 'పంచాయతీరాజ్‌ సంఘటన్‌'



ఖలీల్‌వాడి: మహారాష్ట్రలోని వార్ధా సేవాగ్రామ్‌ ఆశ్రమంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ సదస్సులో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కో ఆపరేటీవ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 24న సంఘటన్‌ అధ్యక్షురాలు మీనాక్షినటరాజన్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సు 27వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని 23 రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారని, రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ విస్తరణ, మహాత్మాగాంధీ ఆశయాలు, ఆలోచన, సమాజ సేవ గురించి వివరించారని మోహన్‌రెడ్డి తెలిపారు.

ఇందూరు యువత సేవలు ఆదర్శనీయం



నిజామాబాద్‌నాగారం: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి అడిషనల్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరంతరం అన్నదానం చేయడం గొప్ప విషయమని, మతిస్థిమితం లేని వారికి సపర్యలు చేయడం, అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం పుణ్యకార్యక్రమాలను సంస్థ ప్రతినిధులను అభినందించారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు. సంస్థ అధ్యక్షుడు చిటిమిల్ల హరిప్రసాద్‌, వ్యవస్థాపకులు డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు, మహిళా విభాగం ప్రతినిధులు సుమీలశర్మ, సూజాతరెడ్డి, సుజాత, చందా జగన్‌, జగదీశ్వర్‌, పట్టీవార్‌ శ్రీనివాస్‌, బొడా హన్మాండ్లు, కొమ్ము సుధాకర్‌, ఎర్రం శ్రీనివాస్‌, సుభాష్‌, నవనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

బలవంతంగా స్కూళ్లను బంద్‌ చేయిస్తే కేసులు

ఖలీల్‌వాడి: విద్యా సంస్థలను ఎవరైనా బలవంతంగా బంద్‌ చేయిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ కల్మేశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బంద్‌ పిలుపు మేరకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తే పర్వాలేదని, కానీ బలవంతంగా విద్యా సంస్థలను మూసివేయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. ఇదిలా ఉండగా, బుధవారం జిల్లాలో స్కూళ్లు, కాలేజీలను బంద్‌ చేయించిన పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడాలి



డిచ్‌పల్లి: ప్రస్తుత సమాజంలో ఫొటో, వీడియోగ్రఫీ, ఎలక్ట్రీషియన్‌లకు మంచి డిమాండ్‌ ఉందని, స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ చీఫ్‌ మేనేజర్‌ రవి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో నెలరోజులపాటు కొనసాగిన ఫొటో, వీడియోగ్రఫీ, ఎలక్ట్రీషియన్‌ కోర్సుల ఉచిత శిక్షణ బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏవో చీఫ్‌ మేనేజర్‌ రవి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలతోపాటు టూల్‌కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ సుంకం శ్రీనివాస్‌, ఆఫీస్‌ సిబ్బంది భాగ్యలక్ష్మి, రామకృష్ణ, నవీన్‌, రంజిత్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీలు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

జోరందుకున్న పేకాట!

పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు నగరంలోని ఓ ఇంటిపై 15రోజుల క్రితం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది దాడి చేశారు. పోలీసులు వచ్చారనే భయంతో పేకాటరాయుళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి బంగ్లాపై నుంచి దూకడంతో కాలు విరిగినట్లు తెలిసింది. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారు. మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

మాక్లూర్‌ మండలంలోని ఓ గ్రామం పరిధిలో రైల్వే బిడ్జి వద్ద పేకాట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ నుంచి పేకాటరాయుళ్లను తీసుకువెళ్లి అక్కడ పేకాట ఆడించేవారు. ఈ విషయం బయటకు పొక్కడంతో నిర్వాహకులు తమ మకాంను మహారాష్ట్రలోని బిలోలికి మార్చారు.

- జిల్లాలో ఎక్కడికక్కడ స్థావరాలు
- హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లలో అడ్డాలు!
- పేకాటరాయుళ్లకు వరమైన పోలీసుల ఎన్నికల విధులు



ఖలీల్‌వాడి: జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. కొన్ని రోజులపాటు మిన్నకుండిపోయిన పేకాటరాయుళ్లకు శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల కాలం వరంలా మారింది. ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీగా ఉండడంతో అప్పటి నుంచి పేకాటస్థావరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో జోరుగా పేకాట సాగుతోంది.

అడ్డాలు ఇవే..

పేకాటస్థావరాల నిర్వాహకులు పట్టణ ప్రాంతాల్లోని శివారు కాలనీలు, రద్దీ ప్రాంతాలతోపాటు ప్రధాన హోటళ్లను అడ్డాలుగా చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు, అటవీ ప్రాంతాలు, ఈత, తాటి వనాల్లో పేకాట జోరుగా సాగుతోందనే సమాచారం. అలాగే అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లు, లాడ్జీలు, కొందరు రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల ఇళ్లు పేకాటకు అడ్డాగా మారాయి. పేకాటస్థావరాలపై దాడులు చేసిన పోలీసులు పలు సందర్భాల్లో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా వదిలేసిన సందర్భాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.5వేల వరకు పేకాట ఆడుతున్నారు. కాకతీయ కాలువ ప్రాంతాల్లో రౌండ్‌కు కనీసం రూ.వెయ్యి ఉండాల్సిందే. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో టేబుల్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆడుతున్నట్లు సమాచారం.

కారు, వసతి అన్నీ వారివే..

మరికొందరు పేకాటస్థావరాల నిర్వాహకులు పేకాటరాయుళ్లను ఏకంగా జిల్లాకు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కారులో తీసుకెళ్లి అక్కడ అన్ని వసతులు కల్పించి పేకాట ఆడిస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్రలోని బోరి, చంద్రాపూర్‌, పాండర్‌కొడ, దెగ్లూర్‌, బిలోలి ప్రాంతాలకు వందలాది మంది పేకాటరాయుళ్లను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు ప్రాంతాలకు సైతం వెళ్లి పేకాట ఆడుతున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రాజశేఖర్‌రాజు బదిలీతో..

ఓవైపు పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రాజశేఖర్‌రాజు బదిలీ కావడం, పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా మారడం.. పేకాటరాయుళ్లకు వరంలా మారింది. ఏసీపీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పేకాటస్థావరాలపై విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. దంతో పేకాట ఆడాలంటేనే వెనుకాముందు ఆలోచించారు. ఏసీపీ బదిలీ కావడం, ఎలక్షన్‌ విధుల్లో పోలీసులు బిజీగా మారడంతో పేకాటమళ్లీ జోరందుకుంది.

సమాచారం అందించండి

పేకాటస్థావరాలు కొనసాగితే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. పేకాట ఆడి దొరికితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు అందించాం.

– రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్‌

తిరగబడిన ఎస్జీటీలు



సమావేశంలో మాట్లాడుతున్న పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి

- రసాభాసగా పీఆర్టీయూ సమావేశం
- చర్చనీయాంశమైన 'సాక్షి' కథనం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సమావేశం రసాభాసగా మారింది. 'సాక్షి' దినపత్రికలో 'పీఆర్టీయూలో ముసలం' శీర్షికన కథనం ప్రచురితం కావడంతో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హుటాహుటిన సమావేశం నిర్వహించగా, మండలాల బాధ్యులు, ఇతర కార్యవర్గ సభ్యులు, 60 నుంచి 70 మంది ఎస్జీటీలు పాల్గొన్నారు. సమావేశంలో 'సాక్షి' కథనం చర్చనీయాంశమైంది. సంవత్సరాల తరబడి సంఘంలో కొనసాగుతున్నామని పదోన్నతుల విషయంలో సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులు కనీసం పట్టించుకోలేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి ప్రసంగాన్ని అడ్డుకుని ఎస్జీటీల విషయంలో మీ వైఖరి తెలుపాలంటూ డిమాండ్‌ చేశారు. గంటపాటు సంఘం జిల్లా బాధ్యులకు, ఎస్జీటీలకు మధ్య వాగ్వాదం కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్జీటీలకు అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఎస్జీటీలకు అన్యాయం జరిగింది వాస్తవమేనని పేర్కొన్నారు. నిరాశ చెందొద్దని ఆయన సూచించగా, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎస్జీటీలు స్పష్టం చేశారు.

రోడ్డుపై కూలిన భారీవృక్షం



మంచిప్ప ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని మంచిప్ప – ముదక్‌పల్లి ప్రధాన రోడ్డుపై మంగళవారం రాత్రి భారీ మామిడి వృక్షం పడిపోయింది. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామానికిచెందిన సురేందర్‌ తన పొలంలో నీటిపారకం కోసం కందకం తవ్వగా, అక్కడే ఉన్న సుమారు 50 ఏళ్ల భారీ వృక్షం నీటితో తడిసి వేళ్లతో సహా నేలకూలిందని గ్రామస్తులు తెలిపారు. గాంధారి వెళ్లాల్సిన బస్సుతో పాటు ద్విచక్రవాహనదారులు, కార్లు, ఆటోలు మంచిప్ప మీదుగా బాడ్సి, ముదక్‌పల్లి వరకు రాకపోకలు సాగించారు. సుమారు ఐదారు కిలోమీటర్ల దూరభారం పెరిగింది. మామిడి వృక్షం నేలకూలడానికి కారణమైన సురేందర్‌కు ముదిరాజ్‌ సొసైటీ రూ.15వేలు జరిమానా విధించినట్లు తెలిసింది. అధికారుల సూచనల మేరకు గ్రామస్తులు జేసీబీతో కొమ్మలు తొలగించి, వృక్షాన్ని పక్కకు జరిపించి వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు తీసుకున్నారు.

ఆనకట్టపై నిర్లక్ష్యమేల..?



ఆనకట్టపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ వైర్లు



ఆనకట్టపై పెరిగిన చెట్లు

- ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు
- ఏపుగా పెరుగుతున్న చెట్లు
- ఎక్కడికక్కడ చెత్తాచెదారం

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆనకట్టపై కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అంతా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు ఆనకట్ట కళ తప్పుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి, ఎడమలకు కలిపి 14 కిలోమీటర్ల మేర ఆనకట్ట ఉంది. కుడివైపున ఆనకట్టపై వెలుగుల కోసం స్తంభాలను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ లేకపోవడంతో వెలుగులు ప్రసరించడం లేదు. అంతే కాకుండా విద్యుత్‌ స్తంభాలు విరిగి నేలకొరిగాయి. కొన్ని స్తంభాలను మొత్తానికి పక్కన పడేశారు. విద్యుత్‌ వైర్లను సేఫ్టీవాల్‌పై వదిలేశారు. సందర్శకులు ప్రమాదాలబారినపడే అవకాశం ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆనకట్టపై పిచ్చి, తుమ్మ మొక్కలను తొలగించే విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏపుగా పెరుగుతున్నాయి.

దీంతో అటువైపు వెళ్లాలంటేనే సందర్శకులు జంకుతున్నారు. ఆనకట్టపై చెత్తాచెదారం పేరుకుపోయింది. ఖాళీసీసాలు, వాటర్‌ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు ఆనకట్ట దుస్థితిపై అధికారులను వివరణ కోరేందుకు 'సాక్షి' ప్రయత్నించగా, వారు స్పందించలేదు.

బాలుడిని రైలులో వదిలేశారు

చైల్డ్‌ వెల్ఫేర్‌ హోమ్‌కు తరలింపు



చైల్డ్‌ వెల్ఫేర్‌ హోమ్‌లో బాలుడు

కామారెడ్డి టౌన్‌: రెండేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు రైలులో వదిలేసి వెళ్లిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుర్తు తెలియని రెండేళ్ల బాలుడు కామారెడ్డి రైల్వే స్టేషన్‌ పరిధిలోని వడియారం రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో ఏడుస్తూ ఉండటాన్ని తోటి ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు బాలుడిని కామారెడ్డి రైల్వే పోలీసులు ఆధీనంలోకి తీసుకుని విచారణ జరిపారు. అతని వివరాలు తెలియరాలేదు. బాలుడు ఎవరు అనేది విచారణ జరుపుతున్నారు. బాలుడిని కామారెడ్డి చైల్డ్‌ హోంకు తరలించారు. విచారణ జరపుతున్నామని ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు. బాలుడి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులను లేదా 8712658591 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి



అవగాహన ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్‌, సిబ్బంది

నిజామాబాద్‌నాగారం: విద్యార్థి దశ నుండే చక్కని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్‌ అన్నారు. డ్రగ్‌ దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నగరంలోని సీతారాంనగర్‌ కాలనీలో బుధవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్‌ పూర్‌ వెంకటేశ్వర్లు, డీపీహెచ్‌ఎన్‌వో స్వామి సులోచన, హెచ్‌ఈవో నాగరాజు, హాస్టల్‌ వార్డెన్లు రాము లు, రేఖ, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల హెచ్‌ఎం పాపయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించాలి

ఖలీల్‌వాడి: గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శులు నూర్జహాన్‌, జంగం గంగాధర్‌ కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలోని ధర్నాచౌక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఎనిమిది నెలల వేతనాలు పెండింగ్‌, మల్టీ పర్పస్‌ రద్దు సమస్యలపై ప్రభుత్వ అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. పాలకులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాలకు భద్రత లేదని, మల్టీ పర్పస్‌ విధానం వచ్చిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు నెలనెలా వేతనాలు తీసుకుంటూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, గ్రామాలను, మండల కేంద్రాలను శుభ్రంగా ఉంచే కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కానిపక్షంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీపీవో కార్యాలయం నుంచి వచ్చిన డీఎల్‌పీవో శ్రీనివాస్‌కు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. వేతనాల్లో తేడాను సరిచేస్తామని, పెండింగ్‌లో ఉన్న వేతనాల విడుదలకు కృషి చేస్తామని ఈ సందర్భంగ ఆయన హామీ ఇచ్చారు. డీపీవో దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, కోశాధికారి సాగర్‌, ఉపాధ్యక్షులు పద్మ, గంగారాం, మెనూకుమార్‌ రంజిత్‌, జబీన్‌, లక్ష్మి, సాయిలు, మల్లేశ్‌ పాల్గొన్నారు.

అపరాల పంటల నిర్ణీత ధరలను పెంచాలి



నిజామాబాద్‌రూరల్‌: అపరాల పంటలైన నువ్వులు, కుసుమలు, పొద్దుతిరుగుడు, పెసర, కంది, మినుము, ఆవాలకు నిర్ణీత ధరను అందించాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి ఢిల్లీలోని వ్యవసాయ ధరల నిర్ణీత సంఘం అధికారి విజయ్‌పాల్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆరుతడి పంటలు సాగుచేసే రైతులను దృష్టిలో ఉంచుకొని ధరలను పెంచాలని వినతిపత్రంలో కోరారు. వ్యవసాయ ధరల నిర్ణీత సంఘం అధికారి విజయ్‌పాల్‌ సానుకూలంగా స్పందించారని, వచ్చే రబీ నుంచి అపరాల పంటలు సాగుచేసే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సాయిరెడ్డి తెలిపారు.

విద్యుత్‌ అధికారుల విచారణ

నందిపేట్‌: నందిపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని నవీపేట ఇన్‌చార్జి ఏఈగా పనిచేసిన రాంసింగ్‌ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్‌ ఉన్నతాధికారులు(వరంగల్‌) బుధవారం విచారణ చేపట్టారు. రామ్‌సింగ్‌ నవీపేట ఇన్‌చార్జిగా పనిచేసిన సమయంలో ఉద్యోగాల పేరిట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో డీఈడీఈ మల్లారెడ్డి నందిపేటలోని 132/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో బాధితులను విచారించారు. ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని ఆయన తెలిపారు.

డీవీకే ఆశయాలు కొనసాగిద్దాం



మాట్లాడుతున్న ఆలిండియా కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఠాగూర్‌, పాల్గొన్న నాయకులు వనమాల కృష్ణ, ప్రభాకర్‌

ఖలీల్‌వాడి: డి వి కృష్ణ ఆదర్శ కమ్యూనిస్టు అని, విప్లవోద్యమానికి, ఆయన చేసిన కృషి మరువలేనిదని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆలిండియా కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఠాగూర్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని రేడియో స్టేషన్‌ ఎదురుగా డీవీకే నగర్‌లో డీవీ కృష్ణ స్మారక స్థూపావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డీవీకే సైద్ధాంతిక, రాజకీయ రంగాలన్నింటినీ నిశితంగా పరిశీలన చేసి సరైన సిద్ధాంతం కోసం మొక్కవోని పోరాటం చేశారన్నారు. కృష్ణ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉన్నతమైనవన్నారు.

కార్యక్రమంలో నాయకులు వనమాల కృష్ణ, పోటు రంగారావు, భాస్కర్‌ రావు, వేములపల్లి వెంకట్రామయ్య, యాదగిరి, రాంచందర్‌, రమ, ప్రభాకర్‌, ఎం నరేందర్‌, పి రామకృష్ణ, బి దేవారాం, ఎం వెంకన్న, రాజేశ్వర్‌, అల్గోట్‌ రవీందర్‌, ఎం సుధాకర్‌, వి గోదావరి, సంధ్యారాణి, ఎం ముత్తెన్న, సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రైం కార్నర్‌

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి



గంగాధర్‌ (ఫైల్‌)

మాక్లూర్‌: బైక్‌ అదుపుతప్పి ఘటనలో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మాక్లూర్‌ ఎస్సై సుధీర్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ గంగాధర్‌(48) పని నిమిత్తం మంగళవారం సాయంత్రం బైక్‌పై బయటకి వెళ్లి తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తుండగా గ్రామ శివారులో బైక్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో గంగాధర్‌కు తీవ్రగాయాలు కాగా వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య రుక్మిణిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

ఖలీల్‌వాడి: రైలులో నుంచి జారిపడి నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన బుక్క స్వామి(22) మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం తెలిపారు. డిచ్‌పల్లి – ఇందల్వాయి స్టేషన్‌ల మధ్యలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని, గుర్తు తెలియని రైలులో నుంచి ప్రమాదవశాత్తు స్వామి పడిపోవడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గంజాయి దహనం



గంజాయి దహనాన్ని పరిశీలిస్తున్న రైల్వే ఎస్పీ చందనాదీప్తి

ఖలీల్‌వాడి: డ్రగ్‌ దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గంజాయిని రైల్వే ఎస్పీ చందనాదీప్తి సమక్షంలో దహనం చేసినట్లు నిజామాబాద్‌ రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుకున్న 1500 కేజీల గంజాయిని భువనగిరిలో దహనం చేయగా, నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో పట్టుబడిన 25కిలోల గంజాయి ఉన్నట్లు పేర్కొన్నారు. గంజాయికి యువత దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై కోరారు.

ఇద్దరిపై కేసు నమోదు

ఖలీల్‌వాడి: నగరంలోని పులాంగ్‌ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంజీవ్‌ బుధవారం తెలిపారు. ఒకరు కిరాణా దుకాణం, మరొకరు హోటల్‌ తెరిచి ఉంచడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాపర్‌ చోరీ

బోధన్‌రూరల్‌: మండలంలోని ఎరాజ్‌పల్లికి చెందిన గంగారెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి కాపర్‌ ఎత్తుకెళ్లారు. విద్యుత్‌ శాఖ ఏఈ కల్యాణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై నాగనాథ్‌ బుధవారం తెలిపారు.

రైలు కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు

- తెగిన కాలు, నుజ్జునుజ్జయిన చేయి
- డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో ఘటన



రైలు కిందపడిన విష్ణు

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): కదులుతున్న రైలులో నుంచి దిగే క్రమంలో ఓ వ్యక్తి అదుపుతప్పి రైలు బోగి, ప్లాట్‌ఫామ్‌ మధ్య పడిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి ఎడమకాలు తెగిపోగా, ఎడమచేయి పూర్తిగా దెబ్బతిన్నది. హృదయవిదారకమైన ఈ ఘటన డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, 108 అంబులెన్స్‌ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన విష్ణు (55) సుమారు 40 ఏళ్ల క్రితం డిచ్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. రైళ్లలో చిరుతిళ్లు (మరమరాలు, పల్లీలు, శనగలు) విక్రయిస్తూ జీవించే విష్ణు.. రోజూలాగే బుధవారం నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కాడు. క్రాసింగ్‌ కారణంగా డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలు తిరిగి బయల్దేరింది. ఈ క్రమంలో వేరే బోగిలోకి వెళ్లేందుకు కదులుతున్న రైలులోనుంచి విష్ణు కిందకు దిగుతుండగా అదుపుతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు నిలిచింది. అప్పటికే రైలు చక్రాలు పైనుంచి వెళ్లడంతో విష్ణు ఎడమకాలు తెగిపోగా, ఎడమ చేయి నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అంబులెన్స్‌ ఈఎంటీ ఎం సురేశ్‌, పైలట్‌ కిషన్‌ రైలుకింద ఇరుక్కున్న విష్ణును సకాలంలో జాగ్రత్తగా బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. తెగిన కాలుతో సహా విష్ణును వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విష్ణు కొడుకు డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంటాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నీళ్లు కావాలని అడిగి చైన్‌స్నాచింగ్‌

ఖలీల్‌వాడి: నీళ్లు కావాలని ఇంట్లోకి వెళ్లిన దుండగుడు వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారం గొలుసును ఎత్తుకెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన చిన్నుబాయి బుధవారం హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వచ్చింది. బస్టాండ్‌ నుంచి ఆటోలో నాందేవ్‌వాడలోని తన ఇంటికి ఆమె రాగా, అదే ఆటోలో వచ్చిన మరో వ్యక్తి వృద్ధురాలి వెనకాలే ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగి ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.